క్లుప్తంగా

చలివేంద్రాల్లో మజ్జిగ పంపిణీ



తెనాలిరూరల్: మండలంలోని బుర్రిపాలెం గ్రామంలో శ్రీపరంజ్యోతి కల్కి సేవా సమితి ఆధ్వర్యంలో కొది రోజులుగా చలివేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం మజ్జిగ పంపిణీ చేశారు. అలానే అంగల కుదురు సాయిబాబా గుడి వద్ద వీర జవాన్లు, అమరవీరులకు నివాళులర్పిస్తూ మజ్జిగను చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ చేశారు.

తెనాలిఅర్బన్: రజక వలంటరీ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో మారీసుపేట రెండు గేట్ల మధ్యలో ఏర్పాటు చేసిన చలివేంద్రంలో మజ్జిగను పంపిణీ చేశారు. కార్యక్రమంలో 24వ వార్డు కౌన్సిలర్ పెదలంక లక్ష్మీలావణ్య, సర్వీస్ సొసైటీ నాయకులు పెదలంక వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

వ్యాయామం, యోగ తప్పనిసరిగా చేయాలి



కొల్లిపర: ప్రతివ్యక్తి ప్రస్తుత కాలానికి బట్టి యోగ, వ్యాయామం పౌష్టిక ఆహారం పై పూర్తి అవగాహన కలిగి ఉంది వాటిని వారి జీవితంలో అనుసరించినప్పుడే వివిధ రోగాల నుంచి బయటపడవచ్చు అని మండల వైద్యాధికారి డాక్టర్ వి.సుబ్బారావు, కొల్లిపర సీహెచ్‌సీ వైద్యులు భరత్, వైద్య కేంద్రం ప్రధాన వైద్యులు డాక్టర్ మణికంఠ అన్నారు. శనివారం కొల్లిపరలోనే ఒకటి రెండు–మూడు గ్రామ సచివాలయంలోని ఏఎన్‌ఎంలు, మున్నంగి పిహెచ్ సి వైద్యులు, కొల్లిపర సీహెచ్‌సీ వైద్యులు సిబ్బంది ప్రపంచ బీపీ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో బీపీ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ప్రతి మనిషి నిత్య జీవితంలో పౌష్టికాహారం తీసుకుంటూ ప్రతిరోజు కొంత సమయం యోగ, వ్యామాయం, ప్రతి 40 నిమిషాలకు మంచినీరు తీసుకోవడం వలన బీపీ వంటి అనేక వ్యాధులకు దూరంగా ఉండటం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎంలు ఆశ వర్కర్లు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

మూడు పదులు దాటిన వారికి బీపీ పరీక్షలు తప్పనిసరి

జిల్లా ఎన్‌సీడీ నోడల్ అధికారి డాక్టర్ దివి శ్రీకాంత్



తెనాలిఅర్బన్: 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ తప్పని సరిగా రక్తపోటు (బీ.పీ) పరీక్షలు చేయించుకోవాలని జిల్లా ఎన్‌సీడీ నోడల్ అధికారి దివి శ్రీకాంత్ పేర్కొన్నారు. ప్రపంచ అధిక రక్తపోటు దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్యశాలలో శనివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక రక్తపోటు వలన అనేక అనార్థలు ఉన్నాయని చెప్పారు. వాటి వలన కలిగే దుష్ప్రభావాలను, నివారణ చర్యలను వివరించారు. కార్యక్రమంలో ఎన్‌పీహెచ్‌ఎల్‌ఈ జిల్లా నోడల్ అధికారి డాక్టర్ మంజూష, పీజియోథెరపిస్ట్ డాక్టర్ ఎస్.అపర్ణ, సిబ్బంది పాల్గొన్నారు.

ఎంసెట్ పరీక్షల్లో ప్రతిభ చూపండి

ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి



తెనాలిఅర్బన్: ఈ నెల 19న జరిగే ఎంసెట్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం కులపతి ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి పేర్కొన్నారు. జె.వి.ఎస్.క్రాంతి కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో సామ్రాట్ హోటల్‌లో ఎంసెట్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 గంటల్లో రాసే పరీక్ష జీవితాన్ని మార్చివేస్తుందని చెప్పారు. అనంతరం ఈ–సెట్‌లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కోచింగ్ సెంటర్ నిర్వాహకులు జెట్టి విజయశేఖర్, అమిరిశెట్టి శ్రీధర్, గిరిధర్, శ్రీమన్నారాయణ, విష్ణు, ఐశ్వర్య, తదితరులు పాల్గొన్నారు.

ముస్తాబైన మహిళా మండలి భవనం

- సామాజిక ఆస్తిని ప్రభుత్వానికి అప్పగించిన పాలకవర్గం
- రూ.20 లక్షలతో రెనోవేషన్ చేసిన మున్సిపాలిటీ
- పాలకమండలి సూచనపై 'మెప్మా' కార్యకలాపాలకు అంకితం
- వారంరోజుల్లో అందుబాటులోకి



మరమ్మతులతో ముస్తాబైన మహిళా మండలి భవనం



ప్రభుత్వానికి అప్పగించినప్పటి భవనం

తెనాలి: సామాజిక ఆస్తులను కాలక్రమంలో సొంత కుటుంబాలకు పరిమితం చేసుకుంటున్న కాలమిది. ఇలాంటి రోజుల్లో సామాజిక ఆస్తిని ప్రభుత్వపరం చేయటం గొప్ప విషయం. ఇందుకు నిదర్శనం కొత్తపేటలోని మహిళా మండలి భవనం. పాలకవర్గ బాధ్యులు చేసిన త్యాగం నిజంగా నిరుపమానమనే చెప్పాలి. మహిళల ఐక్యతకు, వివిధ అంశాల్లో శిక్షణకు, సమాజ చైతన్యానికి ఎంతగానో తోడ్పడిన ఆ భవనం, పాలకవర్గం సూచన ప్రకారం, ఇకపై మహిళల కార్యకలాపాలకే అంకితం కానుంది.

1964లో ఆవిర్భావం

స్థానిక కొత్తపేటలోని సరోజినినాయుడు వీధిలో 1964 జనవరి 23న మహిళా మండలి ఆవిర్భవించింది. ప్రథమ అధ్యక్షురాలు డాక్టర్ చలసాని ఝాన్సీవాణి, కార్యదర్శి బోయపాటి సుభద్రాదేవి హయాంలో మండలి అభివృద్ధి చెందింది. అప్పట్లో రూ.250 విరాళంతో శాశ్వత సభ్యులుగా చేరిన డాక్టర్ పి.రాజ్యలక్ష్మి, నన్నపనేని జ్యోతిష్మతి, కుర్రా అన్నపూర్ణమ్మ, వి.శైలజ, గోగినేని అంబుజాక్షి, తడవర్తి రాజశ్యామల, డాక్టర్ చలసాని ఝాన్సీవాణి, కాసరనేని అనసూయ, యలవర్తి ఇందిర, ఆదిరాజు రాజేశ్వరి, కొత్త రామలక్ష్మి, సుతారి అచ్యుతాంబ, పుతుంబాక అనంత జయప్రదాంబ, ఆలపాటి రామశేషమ్మ, కూనల శివశంకరకుమారి, మొవ్వా రత్నాంబ, జొన్నలగడ్డ గజలక్ష్మి, కొత్త పరిణామలక్ష్మి సహకారంతో శాశ్వత భవనాన్ని నిర్మించారు. 1969 మార్చి 30న ప్రముఖ స్వాతంత్ర్య యోధురాలు, ఆంధ్ర మహిళాసభ వ్యవస్థాపకురాలు దుర్గాబాయి దేశ్‌ముఖ్‌చే ప్రారంభోత్సవం చేయించారు. దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ భర్త చింతామణి డి.దేశ్‌ముఖ్‌తో సహా ఆమె ఈ వేడుకలో పాల్గొన్నారు.

మహిళలు ఎదుర్కొనే వివిధ సమస్యలకు చర్చా వేదికగా, ఆ సమస్యల పరిష్కార దిక్సూచిగా మహిళా మండలి శోభిల్లింది. మహిళలకు పలు రంగాల్లో తోడ్పడుతూ వచ్చింది. ఇక్కడ జరిగే మహిళాభ్యుదయ కార్యక్రమాలకు ఆకర్షితుడైన తమిళనాడు ముఖ్యమంత్రి సి.అన్నాదురై మహిళా మండలిని స్వయంగా సందర్శించారు. నామమాత్రపు అద్దెకు మహిళా మండలి హాలులో సభలు, సమావేశాల నిర్వహణకు అవకాశం కల్పించారు. తెనాలి రామకృష్ణ కళాక్షేత్రం, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ హాలు, పెన్షనర్స్ అసోసియేషన్ హాలు...అందుబాటులోకి వచ్చేవరకు, తెనాలిలో సభలు, సమావేశాలకు మహిళా మండలి వేదికగా నిలిచింది. నందినీ సిద్ధారెడ్డి, కె.శివారెడ్డి, దేవీప్రియ, ఆశారాజు... వంటి ఎందరో కవులు ఇక్కడ జరిగిన కవిసమ్మేళనంలో కవితాగానం చేశారు.

1998లో డాక్టర్ ముద్దన కస్తూరిబాయి మహిళా మండలి అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. కార్యదర్శిగా కొసరాజు ఝాన్సీకుమారి, కోశాధికారి వడ్లమాను లక్ష్మి సహకారంతో డాక్టర్ కస్తూరిబాయి భవన విస్తరణకు కృషిచేశారు. తెనాలి చెందిన ప్రముఖ సినీనటి 'ఊర్వశి' శారద తెనాలి ఎంపీగా ఎన్నికయ్యాక, ఎంపీ ల్యాండ్ నిధులు రూ.1.50 లక్షలను మహిళా మండలికి కేటాయించారు. ఈ మొత్తానికి మరికొంత చేర్చి మహిళా మండలి పై అంతస్తును నిర్మించారు.

మండలి భవనంలో బాలల గ్రంథాలయం, నృత్యం, సంగీతం, వాద్యసంగీతం, చిత్రలేఖనంలో శిక్షణాలయం నడిచింది. వీటితోపాటు త్యాగరాజ నృత్యకళాశాల, కూచిపూడి నృత్యశిక్షణ కేంద్రం, కుట్టుశిక్షణ కేంద్రం ఈ భవనంలోనే చాలాకాలం నిర్వహించారు. తర్వాతికాలంలో కుట్టు, ఎంబ్రాయిడరీ శిక్షణనిచ్చారు. మహిళలు, బాలల కోసం గ్రంథాలయం ఇప్పటికీ కొనసాగుతూ వచ్చింది. భవనం పైఅంతస్తులో కొంతకాలం రోటరీ క్లబ్ రక్తనిధి కేంద్రం పనిచేసింది. గతంలో జేఎంజే కాలేజీ ఆధ్వర్యంలో కాన్వెంటు ఇక్కడ నిర్వహించారని చెబుతారు. మున్సిపాలిటీ ఆస్తిపన్ను పెంపుతో మండలి నిర్వహణపై కొంత భారం పడింది. కొత్త కొత్త వేదికలు అందుబాటులోకి రావటంతో ఇక్కడ సభలు, సమావేశాలు తగ్గిపోయాయి. మహిళా మండలి ప్రాభవం కొరవడింది.

దీనితో పాలకవర్గం ఆ భవనన్ని ప్రభుత్వానికి అప్పగించాలని భావించింది. ఆ ప్రకారం అమలు చేశారు. ఈ భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ పాలకవర్గం నిర్ణయం తీసుకుంది. భూమితో కలిపి రూ.3 కోట్ల విలువైన మండలి భవనాన్ని ఆ ప్రకారం రిజిస్ట్రేషను చేయించి సంబంధిత పత్రాలను, భవనాన్ని గతేడాది ప్రభుత్వానికి అప్పగించారు. మున్సిపాలిటీ రూ.20 లక్షలతో అవసరమైన మరమ్మతులు చేశారు. రంగులు వేశారు. మరో వారంరోజుల్లో భవనం అందుబాటులోకి రానుంది. మహిళా కార్యకలాపాల కోసమే వినియోగించాలన్న విజ్ఞప్తిమేరకు మున్సిపల్ భవనంలో నడుస్తున్న 'మెప్మా' విభాగాన్ని ఇక్కడకు తరలించనున్నారు. మహిళా సమావేశాలు, శిక్షణ సహా మెప్మా కార్యకలాపాలకు ఈ భవనం వేదిక కానుంది.

ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత

- పనులు కావటం లేదని టీడీపీ కార్యకర్తలు బాధతో ఉన్నారు
- ముందుగా మంత్రితో, ఎమ్మెల్సీని కలవండి
- అప్పటికీ పనులు కాకుంటే నా దగ్గరకు రండి
- ప్రజాసమస్యల పరిష్కార వేదికపై కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్



అర్జీదారులతో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి పెమ్మసాని

తెనాలి: ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులకు సూచించారు. రూరల్ మండలం బుర్రిపాలెం గ్రామంలోని శనివారం సాయంత్రం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌తో కలిసి ప్రజాసమస్యలపై వినతిపత్రాలను స్వీకరించారు. రైతువారి సమస్యలు, డ్రైన్లు, డొంకలు, రోడ్లు, పారిశుద్ధ్య సమస్యల వంటి అంశాలపై తెనాలి రూరల్ మండలం, కొల్లిపర మండలాల నుంచి వచ్చిన ప్రజలనుంచి ఆర్జీలను తీసుకున్నారు. ప్రజలు ఇచ్చిన ఆర్జీలు, సమస్యలపై సంబంధితశాఖల అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించాలని చెప్పారు. సమావేశంలో ప్రసంగిస్తూ, తెలుగుదేశం కార్యకర్తలు తమకు పనులు కావటం లేదనే ఆవేదన వ్యక్తంచేస్తున్నారని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని చెబుతూ 'మీ సమస్యలపై ముందుగా స్థానిక మంత్రి నాదెండ్ల మనోహర్‌ను, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను కలవాలని సూచించారు. అప్పటికీ పనులు కానిపక్షంలో తనవద్దకు రావాలని గుంటూరులోని తన కార్యాలయంలో ప్రతి శుక్రవారం ఆర్జీలను ఇవ్వొచ్చని చెప్పారు. ఏడాదిలోనే అన్ని పనులు కావటం కష్టమని చెబుతూ రెండేళ్లలో అభివృద్ధి కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. గుంటూరు–తెనాలి రహదారి అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, వ్యవసాయరంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ పంటకాల్వలు, డ్రెయిన్ల బాగుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసిందన్నారు. సాగునీటి సంఘాల బాధ్యులు ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా పనులు చేయాలని సూచించారు. తెనాలిలోని వ్యవసాయ మార్కెట్ యార్డు, వైకుంఠపురం ఆలయం పాలకమండళ్లను త్వరలో నియమించనున్నట్టు చెప్పారు. సమావేశంలో పంచాయతి సర్పంచ్ పరుచూరి విజయలక్ష్మి, మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ, ఎంపీడీవో అత్తోట దీప్తి, విద్యుత్ డివిజనల్ ఇంజినీరు వీవీ చిరంజీవి, పంచాయతి కార్యదర్శి ఇంద్రజ, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

వేసవి తీవ్రతను తట్టుకునేలా జాగ్రత్తలు పాటించాలి

ఎంపీడీవో అత్తోట దీప్తి



ప్రతిజ్ఞ చేస్తున్న అధికారులు, గ్రామస్తులు

తెనాలిటౌన్: వేసవి తీవ్రతను తట్టుకునేలా అవసరమైన జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు ఎంపీడీవో అత్తోట దీప్తి సూచించారు. ప్రతినెలా మూడోవ శనివారం నిర్వహించే స్వర్ణ ఆంధ్ర– స్వచ్ఛఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం రూరల్ మండలం కఠెవరం గ్రామంలో బీట్ ద హీట్, సెఫ్ అండ్ హెల్దీ ఇన్ సమ్మర్ అనే నేపథ్యంతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎంపీడీవో అత్తోట దీప్తి పాల్గొని గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా రావిచెట్టు సెంటర్‌లో మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం చలివేంద్రాన్ని ప్రారంభించారు. పలు ముఖ్య కూడళ్లలో మొక్కలు నాటారు. పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ వేసవి తాపాన్ని తట్టుకునేలా అవసరమైన రక్షణ చర్యలు పాటించాలని ప్రజలకు సూచించారు. ఎండలో తిరగడం వలన అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిపారు. కాటన్ వస్త్రాలు ధరించాలని, బయటకు వెళ్ళేటప్పుడు వెంట తాగునీరు ఉంచుకోవాలని చెప్పారు. ప్రతి ఇంటిలో ఒక చెట్టు నీడ ఉంటే మంచిదన్నారు. వడదెబ్బ తగిలితే స్థానిక వైద్యులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో వైవీడీ ప్రసాద్, సర్పంచ్ బండికళ్ళ ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి సయ్యద్ గౌస్ మొహిద్దీన్, వార్డు మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

క్షయరహిత మండలంగా కృషి చేయాలి

డాక్టర్ వెంకట సుబ్బారావు



క్షయ వ్యాధి వ్యక్తులను పరీక్షిస్తున్న వైద్యులు

కొల్లిపర: క్షయ వ్యాధి రహితంగా కొల్లిపర మండలం ప్రథమ స్థానం సాధించే విధంగా ప్రతి వైద్యులు సిబ్బంది కృషి చేయాలని డాక్టర్ వెంకట సుబ్బారావు అన్నారు. మున్నంగి పీహెచ్‌సీ పరిధిలో శనివారం ఊపిరితిత్తుల టీబీకి మందులు వాడుతూ ఉన్న క్షయ వ్యాధిగ్రస్తుడితో నివసిస్తున్న కుటుంబ సభ్యులలో 18 సంవత్సరాలు దాటిన కుటుంబ సభ్యులకు సీవై టీబీ టెస్ట్ సీవైటీబీ చేయడానికి ఎయిమ్స్ నుంచి జూనియర్ రెసిడెంట్ డాక్టర్ ఉత్కర్ష తివారి ఆధ్వర్యంలో అర్హులైన వారికి సీవై టీబీ టెస్ట్ చేసినారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకట సుబ్బారావు గారు మాట్లాడుతూ రాష్ట్ర క్షయ వ్యాధి నివారణ జాయింట్ డైరెక్టర్ టి.రమేష్ గారి ఆదేశాల మేరకు సై టీబి టెస్టులు చేస్తున్నామని, కొల్లిపర మండలాన్ని క్షయరహిత మండలంగా ఉండేందుకు కృషి చేస్తున్నామని తెలియజేసినారు. 2025 నాటికి క్షయ వ్యాధి లేని భారతదేశంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన ఈ సీవై టీబీ టెస్ట్ ఫలితాల ద్వారా క్షయ వ్యాధిగ్రస్తుల కుటుంబ సభ్యులలో టీబీ రాకుండా ముందుగానే ప్రివెన్సన్ థెరపీ ఇవ్వొచ్చని తద్వారా కుటుంబ సభ్యులకు భవిష్యత్తులో క్షయ వ్యాధి వచ్చే అవకాశం లేదని తెలియజేశారు. తెనాలి టీబీ యూనిట్ సూపర్‌వైజర్ డాక్టర్ పల్లికొండ రవికుమార్ మాట్లాడుతూ జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి డాక్టర్ దాసరి శ్రీనివాసరావు గారి సూచన మేరకు కొల్లిపరం మండలంలో సీవై టీబీ టెస్ట్ చేస్తున్నారని తెలియజేసినారు. క్షయ వ్యాధి లేని కొల్లిపర మండలంగా ఉండేందుకు ప్రతి ఒక్క వైద్య సిబ్బంది, ప్రతి ఒక్క పౌరుడు కృషి చేయాలని తెలియజేసినారు. కార్యక్రమంలో మున్నంగి పీహెచ్‌సీసి వైద్య సిబ్బంది కల్పన, ఆమని, వజిత, మస్తాన్ బి, కొల్లిపర సబ్ సెంటర్ వైద్య సిబ్బంది వేముల లక్ష్మీ, అనిత, మణెమ్మ, హెల్త్ అసిస్టెంట్ ఎస్.శ్రీనివాసరావు, ఎమ్మెల్ హెచ్ పి.కళ్యాణి ఆశా కార్యకర్తలు, జయప్రద, భవాని ,మల్లేశ్వరి, సుబ్బులు, పద్మ, జ్యోతి, విజయ కుమారి క్షయ వ్యాధిగ్రస్తుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

శానిటేషన్ సూపర్‌వైజర్‌పై మంత్రి ఆగ్రహం



సూపర్‌వైజర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మంత్రి

తెనాలిఅర్బన్: జిల్లా వైద్యశాలలో అంతర్గత కాల్వలు దుర్భరంగా ఉన్నాయి. వీటిని ఎన్ని రోజులకు బాగు చేస్తున్నారు. వీటివలన మలేరియా, ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఉందంటూ జిల్లా వైద్యశాల శానిటేషన్ సూపర్‌వైజర్ విజయసారధిపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం సాయంత్రం జిల్లా వైద్యశాలలో మంత్రి పర్యటించారు. ఆవరణలో ఖాళీ వాటర్‌బాటిల్స్, వ్యర్థాలు ఉండటాన్ని గమనించిన ఆయన ఆర్‌ఎంవో డాక్టర్ మల్లిఖార్జునరావుపై అసహనం వ్యక్తం చేశారు. అంతర్గత కాల్వలు కూడా పూడుకుపోయి కనిపించడంతో మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందిని పిలిపించాలని కమిషనర్ శేషన్నను ఆదేశించారు. సిబ్బంది అక్కడకు చేరుకోవడంతో వారితో మురుగు కాల్వల పూడికతీత పనులు చేయించారు. అలాగే పాత ఇనుప వస్తువులు అక్కడ ఉండటాన్ని గమనించిన ఆయన అక్కడి నుంచి తీసివేయాలని సూచించారు. అధికారులు వైద్యశాల ఆవరణను కూడా ప్రతి రోజు పరిశీలించాలని ఆదేశించారు. మురుగు కాల్వలను బాగు చేసేందుకు స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్ సిబ్బంది నెల రోజుల పాటు వీటిని బాగు చేస్తారని చెప్పారు. అమరావతి ప్లాట్స్‌లోని అన్ని రోడ్లను మరమ్మతులు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు. ప్రజలు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలన్నారు. క్యాజువాలిటీ విభాగాన్ని హెల్త్ హాస్పటల్ అధినేత డాక్టర్ నన్నపనేని ప్రతాప్ రూ.కోటితో అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ తాడిబోయిన రాధిక, కౌన్సిలర్లు గోగిరెడ్డి మానసారెడ్డి, కొమ్మురబత్తుని జయపాల్, దాసరి వీరవసంతరావు, బోయపాటి అరుణ, మట్లపూడి సంధ్యారాణి, తహసీల్దార్ గోపాలకృష్ణ, వైద్యులు పాల్గొన్నారు.

20న సమస్యలపై మండల కేంద్రాల్లో నిరసన



ఉపాధిహామీ కార్మికులతో అప్పారావు, శివసాంబిరెడ్డి

సంగంజాగర్లమూడి (తెనాలి): ఉపాధి హామీ కార్మికుల, కౌలురైతుల సమస్యలపై ఈనెల 20న అన్ని మండల కేంద్రాలు, అన్ని సచివాలయాలు వద్ద జరిగే నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు, ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసాంబిరెడ్డి కోరారు. ఉపాధి హామీ కార్మికుల బకాయిలు చెల్లించాలని, కౌలు రైతులకు, యజమానితో సంబంధం లేకుండా కౌలు కార్డు ఇచ్చేవిధంగా చట్ట సవరణ చేయాలని, రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. రూరల్ మండలం సంగంజాగర్లమూడి గ్రామంలో శనివారం ఆయా సంఘాల నాయకులు, ఉపాధి పని ప్రదేశాన్ని పరిశీలించారు. ఉపాధి కూలీలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చేసిన పనికి బిల్లు రాలేదంటూ ఉపాధి కార్మికులు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనం కూడా రావటం లేదని వాపోయారు. ఉపాధి కార్మికులుగా చిన్న, సన్నకారు రైతులం ఉన్నామని గుర్తుచేశారు. రైతుమిత్ర గ్రూప్ ద్వారా పొదుపు జమచేసినా, తమకు ప్రభుత్వం నుంచి బ్యాంకు లోన్ రావడం లేదన్నారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టిందన్నారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వటం లేదని, దీంతో ప్రధానంగా కౌలు రైతులు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఉపాధి పనిలోనైనా టైముకు డబ్బులు వస్తాయి అని పనికి వస్తున్నారని చెబుతూ, ఇక్కడ కూడా చేసిన పనికి వారాల తరబడి డబ్బులు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. ఉపాధి కార్మికులకు బిల్లులు రాకపోతుంటే ఈ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకువచ్చి బకాయిలను ఇప్పించేందుకు ప్రయత్నం చేయడం లేదన్నారు. అలాగే కౌలు రైతులకు చిన్న సహకార రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

ఆంధ్రా ప్యారిస్‌లో తిరంగా ర్యాలీ

- ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ నేతృత్వంలో నిర్వహణ
- పాల్గొన్న కేంద్ర, రాష్ట్ర మంత్రులు పెమ్మసాని, మనోహర్
- ప్రత్యేక ఆకర్షణగా 300 మీటర్ల జాతీయ పతాకం



ర్యాలీలో మంత్రులు పెమ్మసాని, మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి

తెనాలి: పాకిస్తాన్‌పై యుద్ధంలో విజయం సాధించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న తిరంగా ర్యాలీని శనివారం సాయంత్రం తెనాలిలో ఘనంగా నిర్వహించారు. స్థానిక చినరావూరులోని సత్యనారాయణ పార్కు నుంచి బోసురోడ్డు, మెయిన్‌రోడ్డు మీదుగా మార్కెట్ సెంటర్లోని గాంధీ విగ్రహం వరకు ప్రదర్శన జరిగింది. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఆయా పార్టీల నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టతను చూసి ఓర్వలేక భారత స్త్రీల నుదుటి తిలకాన్ని హరించిన ఉగ్రమూకల దాడికి ప్రతిగా ఉగ్రదేశపు మెడలు వంచి విజయం సాధించిన నేపథ్యంలో ఈ ర్యాలీని నిర్వహించారు.

కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ఏప్రిల్ 22న పహల్గామ్‌లో 26 మంది అమాయకులను కుటుంబసభ్యుల కళ్లముందే ఉగ్రవాదులు మతం పేరుతో కిరాతకంగా హత్య చేశారని గుర్తుచేశారు. ఉగ్రచర్యలతో భారతదేశాన్ని భయపెట్టాలని చూశారనీ, ఐక్యతను దెబ్బతీయాలని తలపోశారని చెప్పారు. భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సమయోచితంగా నేవీ, ఎయిర్‌పోర్స్, ఆర్మీ ద్వారా పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై ముప్పేటదాడి చేశారని గుర్తుచేశారు. అన్ని దేశాలతో దౌత్య సంబంధాలను కొనసాగిస్తూ పాకిస్తాన్‌లోని ప్రజానీకానికి నష్టం కలగకుండా అత్యాధునిక ఇంటెలిజెన్స్‌తో ఉగ్రస్థావరాలను దెబ్బతీశారని చెప్పారు. పాకిస్తాన్ వెన్నులో వణుకుపుట్టించి, ప్రపంచ దేశాల విన్నపంతో యుద్ధాన్ని నిలుపుదల చేశారని చెప్పారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ సామాన్యులపై ఉగ్రదాడి దారుణమన్నారు. ధర్మం, న్యాయం గెలుస్తాయని యుద్ధంలో నిరూపణ అయిందన్నారు. ర్యాలీలో ప్రత్యేకంగా ప్రదర్శించిన 300 మీటర్ల జాతీయజెండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మొహమ్మద్ నసీర్ అమ్మద్, బి.రామాంజనేయులు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరావు, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి నూకల మధుకర్, వల్లూరి జయప్రకాష్, యడ్లపాటి స్వరూపరాణి, ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ గేదల ప్రభాకర్, గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్రబాబు, డెప్యూటీ మేయర్ షేక్ సజీలా, జనసేన నాయకుడు బోనబోయిన శ్రీనివాసయాదవ్, కేసన శంకరరావు తదితరులు పాల్గొన్నారు.

నేత్రపర్వంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు



తెనాలిటౌన్: శ్రీలక్ష్మీపద్మావతి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం, వైకుంఠపురంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఏడురోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా మూడోవ రోజైన శనివారం ఉదయం 9.00 గంటలకు నిత్యహోమం, ఆలయ బలిహారణ వంటి కార్యక్రమాలను దేవస్థాన అర్చకులు నిర్వహించారు. అదే విధంగా సాయంత్రం 6.30గంటలకు గజ వాహనంపై స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమాలను ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి మంతెన అనుపమ పర్యవేక్షించారు. కార్యక్రమంలో దేవాలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

రేషన్ బియ్యం స్వాధీనం

తెనాలిరూరల్: తెనాలిలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడి చెంచుపేట డొంక రోడ్డులో రేషన్‌బియ్యం తరలిస్తున్నారన్న సమా చారంతో త్రీ టౌన్ ఎస్‌ఐ ఎన్. ప్రకాశరావు, సిబ్బంది శనివారం తనిఖీలకు వెళ్లారు. 30 కిలోల చొప్పున ఉన్న 40 బస్తాల రేషన్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనపర్చుకున్నారు. విజయవాడకు చెందిన వ్యక్తి రేషన్ అక్రమాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు.

క్యాన్సర్ బాధితురాలికి ఆర్థిక సాయం



తెనాలిటౌన్: స్థానిక బాలాజీరావుపేటకు చెందిన షేక్ మస్తాన్‌బీ క్యాన్సర్ వ్యాధి బారిన పడి అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంది. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి నిధులు విడుదల చేయించి వైద్యఖర్చుల నిమిత్తం రూ.4 లక్షలు బాధితురాలికి శనివారం అందజేశారు. ఆయన వెంట వార్డు ప్రెసిడెంట్ షేక్ దావూద్, సాయిగోపి, అక్బర్, రబ్బానీ ఉన్నారు.

ఎయిడ్స్‌పై అప్రమత్తంగా ఉండండి



తెనాలిఅర్బన్: ఎయిడ్స్ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని నవచైతన్య కళామండలి నిర్వాహకుడు కృష్ణ కిషోర్ పేర్కొన్నారు. ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు శనివారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో కళాజాత నిర్వహించారు. ఎయిడ్స్ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. కార్యక్రమంలో పలు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.